

దర్జాగా 'రియల్' దందా!





నేలకొండపల్లిలో ఏర్పాటు చేసిన అక్రమ వెంచర్ (ఇన్‌సెట్) వెంచర్‌లో ఏర్పాటు చేయకుండానే ప్లాట్లు చేసిన మ్యాప్

ప్లాట్ల విక్రయాల కోసం రియల్టర్ల పాట్లు

- రైల్వేస్టేషన్, బస్‌స్టేషన్ వస్తుందంటూ తప్పుడు ప్రచారం
- మున్సిపాలిటీ కాబోతుందని బ్రోచర్ల ముద్రణ
- సోషల్ మీడియా వేదికగా తప్పుదోవ పట్టిస్తున్న వైనం
- చోద్యం చూస్తున్న అధికార యంత్రాంగం

అధికారుల అండదండలతో ఎలాంటి అనుమతులు లేకపోయినా జాతీయ రహదారి వెంబడి పచ్చటి పంట పొలాలను యథేచ్ఛగా వెంచర్లుగా మారుస్తున్నారు. అక్రమ వెంచర్లపై నిఘా ఏర్పాటు చేయాల్సిన అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తుండడంతో రియల్టర్లు బరితెగించి సరికొత్త మోసాలకు పాల్పడుతున్నారు. ప్లాట్ల విక్రయాల కోసం మాయమాటలు, బ్రోచర్లు, కరపత్రాలు, సోషల్ మీడియా ద్వారా విస్తృత ప్రచారం చేసి సొమ్ము చేసుకుంటున్నారు. పైసాపైసా కూడబెట్టుకుని సొంతింటి కల సాకారం చేసుకోవాలని తాపత్రయపడేవారు స్థలాల కొనుగోళ్లలో అప్రమత్తత లేకపోతే మోసపోకతప్పదు.

నేలకొండపల్లి: మండలంలో రియల్టర్ల దందా రోజురోజుకు పెచ్చుమీరుతోంది. నేలకొండపల్లి మేజర్ పంచాయతీ పరిధిలో జాతీయ రహదారి పక్కన ఏర్పాటు చేసిన వెంచర్‌లో పంచాయతీ అధికారులు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. అయినప్పటికీ రియల్టర్లు ఏ మాత్రం పట్టించుకోకుండా డీటీసీపీ అనుమతి పొందినట్లుగాప్రచారం చేసుకుని అమ్మకాలు కొనసాగిస్తున్నారు. డీటీసీపీ నిబంధనలు ప్రకారం రోడ్లు, మొక్కలు, గ్రీన్ బెల్ట్ స్థలాలు కేటాయించనేలేదు. ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని పక్కదారి పట్టిస్తున్నారని మండల వాసులు మండిపడుతున్నారు. కొంత మంది రియల్టర్లు అధికారులను మచ్చిక చేసుకుని ఈ తతంగమంతా నడిపిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

బ్రోచర్లలో అందమైన అబద్ధాలు..

రియల్టర్లు తమ ప్లాట్లను విక్రయించుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు. రైల్వేస్టేషన్, కొత్త బస్టాండ్‌లు వెంచర్లకు అతి దగ్గరలోనే అంటూ అందమైన అబద్ధాలతో ప్రజలను సరికొత్తగా మోసం చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులకు మాత్రం పట్టించుకోవడం లేదు.

ప్రచారంలో కొన్ని విషయాలు..

- నేలకొండపల్లి మండల కేంద్రం మున్సిపాలిటీగా మారుతుంది.
- రైల్వేస్టేషన్, నూతన బస్టాండ్‌లు అతి దగ్గరలోనే వెంచర్లు.
- కొబ్బరి మొక్కలతో అవెన్యూ ప్లాంటేషన్ గ్రీన్ ల్యాండ్.
- డీటీసీపీ అనుమతులతోనే వెంచర్ల ఏర్పాటు.
- చుట్టూ ప్రహరీ, అండర్ గ్రౌండ్ డ్రెయినేజీలు.
- బౌద్ధ స్తూపం, ప్రకృతి వైద్యశాలకు అతి చేరువలో.. ఇలా ముద్రించి మోసం చేస్తున్నారు.

ఎందుకు అధికారుల ఉదాసీనత..?

మండల కేంద్రంతో పాటు సమీప గ్రామాలైన కొత్త కొత్తూరు, పైనంపల్లి గ్రామాల్లో అక్రమ వెంచర్లను దర్జాగా ఏర్పాటు చేస్తున్నారు. ప్రభుత్వానికి రావాల్సిన రూ.కోట్ల విలువైన స్థలాలను స్వాధీనం చేసుకోవడంలో అధికారులు పూర్తిగా విఫలమవుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కలెక్టర్ సీరియస్ కాగానే రెండు రోజులు హడావుడి చేసి చేతులు దులుపుకుంటున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కొని మోసపోవద్దు..



మండలంలో ఏ ఒక్క వెంచర్‌కు డీటీసీపీ అనుమతులు రాలేదు. నిర్వాహకులు తప్పుడు ప్రచారం చేసుకుంటున్నారు. ప్రజలు వాటిని నమ్మి మోసపోవద్దు. ఇది వరకూ నోటీసులు ఇచ్చాం. రాళ్లు పాతినట్లు తెలిస్తే చర్యలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.

– సీహెచ్.శివ, మండల పంచాయతీ అధికారి, నేలకొండపల్లి

మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యం

ఖమ్మంరూరల్: ప్రతి ఒక్కరికీ మెరుగైన వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డి అన్నారు. బుధవారం దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మండలంలోని నాయుడుపేటలోని ఫంక్షన్ హాల్‌లో ఏర్పాటు చేసిన ఆరోగ్య దినోత్సవ వేడుకలో ఆయన మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు వైద్యం అందుబాటులో తేవడానికి రెండో ఏఎన్‌ఎంలను నియమించామని, ఆరోగ్య ఉపకేంద్రాల నిర్మాణం ద్వారా ప్రజలకు మంచి వైద్యం అందుతుందని తెలిపారు. అనంతరం కేసీఆర్ కిట్లను పంపిణీ చేశారు. అదేవిధంగా ఎం వెంకటాయపాలెంలో రూ.10లక్షలతో నిర్మించనున్న లోలెవల్ బ్రిడ్జి పనులకు శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ బెల్లం ఉమ, జెడ్పీటీసీ ఎ.వరప్రసాద్, డాక్టర్ శ్రీదేవి పాల్గొన్నారు.

ఉత్తమ వైద్యాధికారికి సన్మానం..

నేలకొండపల్లి: ఉత్తమ వైద్యాధికారిగా ఎన్నికైన స్థానిక వైద్య విధాన పరిషత్, కమ్యూనిటీ హెల్త్ సెంటర్ వైద్యాధికారి కె.రాజేష్‌ను బుధవారం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో పలువురు అభినందించి సన్మానించారు. ఆరోగ్య ఉత్సవాల సందర్భంగా స్థానిక సీహెచ్‌సీలో కె.రాజేష్ ఆధ్వర్యాన గర్భిణులు, బాలింతలు, రోగులకు పాలు, పండ్లు పంపిణీ చేశారు.

ఎమ్మెల్యేకు వినతి..



ఎమ్మెల్యే కందాలకు వినతిపత్రం సమర్పిస్తున్న టీఎన్జీవోస్ నాయకులు

ఖమ్మం సహకారనగర్/ఖమ్మంరూరల్: టీఎన్జీవోస్ కాలనీలో రోడ్లు, డ్రెయిన్లు, తాగునీటి వసతులు కల్పించాలని టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు అఫ్జల్‌హసన్ పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డికి విన్నవించారు. ఈ సందర్భంగా అఫ్జల్‌హసన్ మాట్లాడుతూ.. గతంలో విడుదల చేసిన నిధులను వివరించాక నేలకొండపల్లి, ఖమ్మం రూరల్ టీఎన్జీవోస్ తాలూకా, యూనిట్ల భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేసేలా చూడాలని కోరారు. కాగా, రూరల్ తహసీల్దార్ కార్యాలయంలో శిథిలావస్థలో ఉన్న రూరల్ తాలూకా యూనిట్ కార్యాలయానికి రూ.10లక్షలు మంజూరు చేస్తున్నట్లు ఎమ్మెల్యే ప్రకటించారు. నేలకొండపల్లి కార్యాలయానికి స్థలంతో పాటు నిధులను మంజూరు చేసేందుకు కలెక్టర్ గౌతమ్‌కు రాత పూర్వకంగా లేఖ పంపిస్తున్నట్లు తెలిపారు. అలాగే ఈ కార్యక్రమంలో నాయకులు వీరనారాయణ, నందగిరి శ్రీను, జీఎస్ ప్రసాదరావు, భాగం పవన్, శాబాసు జ్యోతి, స్వప్న, రవీందర్, రవి, వై.శ్రీనివాసరావు, పిరంగి శ్రీను, జ్వాలా నర్సింహారావు తదితరులు పాల్గొన్నారు.

లక్ష ఓట్లతో పెద్ద మండలంగా ఉన్న రూరల్ మండలాన్ని ఎంవెంకటాయపాలెం కేంద్రంగా కొత్త మండలాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ సీపీఎం నాయకులు మునిగంటి యాదగిరి, ఏపూరి వరకుమార్, వి.నాగేశ్వరరావు, నాగేశ్వరరావులు ఎమ్మెల్యే కందాలకు వినతి పత్రం అందించారు.

బ్యాగులు, నోట్ పుస్తకాల పంపిణీ

రఘునాథపాలెం: మండలంలోని రేగులచలక ప్రైమరీ పాఠశాలలో నూతనంగా ప్రవేశం పొందిన ఒకటో తరగతి విద్యార్థులకు ఉపసర్పంచ్ నున్నా వెంకటేశ్వర్లు తన సొంత ఖర్చులతో పలకలు, బ్యాగులు, నోట్ పుస్తకాలు బుధవారం పాఠశాలలో పంపిణీ చేశారు. పేద విద్యార్థులను విద్యాపరంగా ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ వితరణ చేసినట్లు ఉపసర్పంచ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో రేగులచెలక, కోయచలక సర్పంచ్‌లు కొర్లపాటి రామారావు, మాధంశెట్టి హరిప్రసాద్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ నున్నా శ్రీనివాసరావు, పంచాయతీ కార్యదర్శి సంగీత, హెచ్‌ఎంలు అనిత దేవి, సత్యనారాయణ, ఉపాధ్యాయులు చందన తదితరులు పాల్గొన్నారు.

వ్యవసాయ మార్కెట్ సందర్శన..

ఖమ్మంవ్యవసాయం: ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాద ఘటనను టీడీపీ నాయకులు బుధవారం సందర్శించారు. పత్తి నష్టం బాధితులకు ఇన్సూరెన్స్ అందించి ఆదుకోవాలని నాయకులు ప్రభుత్వాన్ని కోరారు. టీడీపీ ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకులు వెంకటేశ్వర్లు, నాయకులు గుత్తా సీతయ్య, నగర కో–ఆర్డినేటర్ విజయ్ రాష్ట్ర కార్యదర్శి మురళి,నాయకులు నాగేశ్వరరావు, నర్సింహారావు పాల్గొన్నారు.

'ఏం సాధించారని మహిళా ఉత్సవాలు'



కరపత్రాలు ఆవిష్కరిస్తున్న కాంగ్రెస్ నాయకురాళ్లు

నేలకొండపల్లి: బీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు మహిళలు సిద్ధంగా ఉన్నారని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు దొబ్బల సౌజన్య అన్నారు. మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చాక మహిళలకు ఏం చేశాడని మహిళా ఉత్సవాలు చేస్తున్నారని ఆరోపించారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని, గాజులు వేసుకున్న మహిళలే ప్రభుత్వాన్ని కూల్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. అనంతరం రాజీవ్‌గాంధీ క్విజ్ కాంపిటేషన్‌కు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షురాలు రేగూరి వాసవి, సంధ్య, బాణోత్ సుజాత, ఎంపీటీసీ దోసపాటి కల్పన, నాగరాణి, సుభద్ర, రజిని, పుష్ప తదితరులు పాల్గొన్నారు.

హరితోత్సవానికి 5,100 మొక్కలు సిద్ధం



నాయకన్‌గూడెం నర్సరీని పరిశీలిస్తున్న డీఆర్డీఓ విద్యాచందన

కూసుమంచి: మండలంలోని పలు గ్రామాల్లోని నర్సరీలను బుధవారం డీఆర్డీఓ విద్యాచందన పరిశీలించారు. ఈనెల 19న తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా హరితోత్సవం నిర్వహించనుండగా మొక్కలను నాటేందుకు సంపద వనాల స్థలాలను ఆమె పరిశీలించి తగు సూచనలు చేశారు. నాయకన్‌గూడెం, జుజుల్‌రావుపేట, మల్లాయిగూడెం గ్రామాల్లోని నర్సరీలు, అవెన్యూ ప్లాంటేషన్లను పరిశీలించి మొక్కల వివరాలను అడిగి తెలుసుకున్నారు. మొత్తం 5,100 మొక్కలు నాటేందుకు సిద్ధం అవుతున్నట్లు అధికారులు వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ కరుణాకర్‌రెడ్డి, ఎంపీఓ రాంచందర్‌రావు, ఈజీఎస్ ఏపీఓ అప్పారావుతో పాటు సర్పంచ్‌లు కాసాని సైదులు, మందడి పద్మ, బదావత్ బీబ్లీ తదితరులు పాల్గొన్నారు.

కార్మికుల సమస్యలపై పోరాటం

ఖమ్మం మామిళ్లగూడెం: కార్మికుల సమస్యలపై ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ నిరంతరం పోరాటం చేస్తుందని రీజియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ వెంకన్న అన్నారు. బుధవారం సంఘం తొమ్మిదో ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కార్యాలయం ఎదుట యూనియన్ జెండాను ఆవిష్కరించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. ఖమ్మం డిపో కార్యదర్శి శ్రీనివాసరావు, పున్నారెడ్డి, మల్లేశ్వరావు, హనుమంతరావు, టి.వెంకటేశ్వరావు, సుగుణకుమారి, పద్మ, భూషణం, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

వానలు పడేలోగా పనులు పూర్తవ్వాలి



శంకుస్థాపన చేస్తున్న మంత్రి పువ్వాడ తదితరులు

ఖమ్మంఅర్బన్: రానున్న వర్షాకాలం సీజన్‌లో నగరంలోని అన్ని డివిజన్ల పరిధిలో మురుగు సమస్యలు తలెత్తకుండా ఒక్కో డివిజన్‌కు రూ.90లక్షలతో డ్రెయిన్ల నిర్మాణం చేపడుతున్నట్లు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ తెలిపారు. బుధవారం నగరంలోని 10వ డివిజన్ ఇందిరానగర్ పర్ణశాల రామాలయం వద్ద డ్రెయిన్ల నిర్మాణ పనులకు కమిషనర్ ఆదర్శ్ సురభి, మేయర్ పునుకొల్లు నీరజతో కలిసి మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పనులను వేగంగా పూర్తి చేసి నాణ్యతలోపం లేకుండా పనులు సాగించాలన్నారు. ఇంజనీర్లు నిత్యం పర్యవేక్షణ చేస్తూ మొత్తం పనులు వానలు వచ్చేలోగా పూర్తి చేసే విధంగా ప్రణాళిక ప్రకారం పనులు సాగించాలన్నారు. కాగా, ఇందిరానగర్‌లో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ప్లాట్లలో ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయాలని స్థానికులు మంత్రికి వినతి పత్రం అందించగా.. పరిశీలించి చర్యలు తీసుకోవాలని కమిషనర్‌కు సూచించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ చావా మాధురి నారాయణరావు, సుడా చైర్మన్ బచ్చు విజయ్‌కుమార్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆర్జేసీ కృష్ణ, పాషా, ఏఈ కుమార్, మాజీ ఎంపీటీసీ వంగవీటి శ్రీను, స్వర్ణ నాగేశ్వరరావు, కొమలి, బసవయ్య, రవి, రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అలాగే, ఇందిరానగర్ పర్ణశాల రామాలయం ఈఓ కాముని శ్రీకాంత్ ఆధ్వర్యాన ప్రధాన అర్చకులు మంత్రికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.

రైతులను అరెస్ట్ చేయడం హేయం

ఖమ్మంమయూరిసెంటర్/కూసుమంచి: రైతు ప్రభుత్వం అని ప్రచారం చేసుకుంటూనే.. రైతుల చేతులకు బేడీలు వేయడం బీఆర్‌ఎస్ ప్రభుత్వ నిరంకుశ పాలనకు నిదర్శనమని ఏఐకేఎంఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మలీదు నాగేశ్వరరావు, ఆవుల వెంకటేశ్వర్లులు ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే బుధవారం కూసుమంచిలో నిరసన ర్యాలీని నిర్వహించి అంబేడ్కర్ విగ్రహం వద్ద నోటికి నల్ల గుడ్డలు కట్టుకుని నిరసన వ్యక్తం చేసిన సందర్భంగా కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు మొక్కా శేఖర్ గౌడ్ మాట్లాడారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తూనే.. రైతులపై దాడులు చేయడం హేయమైన చర్యల అన్నారు. భువనగిరి జిల్లాలో రాయగిరి గ్రామ అన్నదాతలు ఆర్‌ఆర్‌ఆర్ కింద పోతున్న తమ భూములకు తగిన నష్ట పరిహారం చెల్లించాలని అడిగినందుకు అరెస్ట్ చేసిన పోలీస్ అధికారులను తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. కూసుమంచి ర్యాలీలో నాయకులు హఫీజుద్దీన్, వినోద, అంజయ్య, శరత్, రమేష్‌రెడ్డి, కలీమ్, కిరణ్, గంగరాజు, సైదులు, నరేష్ తదితరులు పాల్గొన్నారు.

వేధింపుల కేసు నమోదు

ఖమ్మంరూరల్: అదనపు కట్నం కోసం వేధిస్తున్న ఓ వ్యక్తిపై బుధవారం పోలీసులు కేసు నమోదు చేశారు. కూసుమంచి మండలం చేగొమ్మకు చెందిన సురేశ్‌కు శ్యామలతో 15 ఏళ్ల కిందట వివాహమైంది. వారు వరంగల్ క్రాస్‌రోడ్డులోని మారుతినగర్‌లో ఉంటున్నారు. అదనపు కట్నం కోసం సురేశ్ తన భార్యను నిత్యం వేధిస్తున్నాడు. వేధింపులు తాళలేక శ్యామల పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

వ్యక్తి ఆత్మహత్య

ఖమ్మంరూరల్: మండలంలోని కామంచికల్‌కు చెందిన యాసారపు పెద్దమల్లయ్య (44) పురుగుల మందు తాగి బుధవారం ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల కథనం ప్రకారం.. మల్లయ్య కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఇంటి వద్దనే ఉంటున్నాడు. తీవ్రమానసిక వేదనకు గురైన ఆయన ఇంట్లో ఉన్న పురుగులమందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ఖమ్మం వైద్యశాలకు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి కుమారుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వెంకటకృష్ణ తెలిపారు.

అమిత్‌షా బహిరంగ సభ వాయిదా

ఖమ్మంమయూరిసెంటర్: మహా జన సంపర్క్ అభియాన్‌లో భాగంగా గురువారం ఖమ్మం జిల్లా కేంద్రంలో తలపెట్టిన కేంద్ర హోంమంత్రి అమిత్‌షా బహిరంగ సభ వాయిదా పడినట్లు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రదీప్‌కుమార్ తెలిపారు. బుధవారం బీజేపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గుజరాత్, మహారాష్ట్ర, రాజస్థాన్ రాష్ట్రాలపై బిపర్‌జాయ్ తుపాన్ ప్రభావం అధికంగా ఉండనున్న నేపథ్యాన ఆ రాష్ట్రాలను అలర్ట్ చేయడంతో పాటు నేరుగా హోంమంత్రి పర్యవేక్షించాల్సి ఉండడంతో ఖమ్మం సభ తాత్కాలికంగా వాయిదా వేసినట్లు వెల్లడించారు. త్వరలోనే సభ జరిగే తేదీ ప్రకటించి.. ఇప్పుడు అనుకున్నదానికన్నా భారీ స్థాయిలో సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తామన్నారు. తర్వాత తమిళనాడు రాష్ట్ర బీజేపీ సహ ఇన్‌చార్జ్ పొంగులేటి సుధాకర్‌రెడ్డి మాట్లాడారు. ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర నాయకుడు మనోహర్‌రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు గల్లా సత్యనారాయణ, కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్‌రెడ్డి, రాష్ట్ర నాయకులు సన్నే ఉదయ్‌ప్రతాప్, దేవకి వాసుదేవరావు, నున్నా రవి తదితరులు పాల్గొన్నారు.

ఆన్‌లైన్ ప్రవేశాల పద్ధతిని రద్దు చేయాలి

ఖమ్మంమయూరిసెంటర్: బీసీ కళాశాలల వసతి గృహాల్లో ప్రవేశాల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకునే విధానాన్ని రద్దు చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు తుడుం ప్రవీణ్ డిమాండ్ చేశారు. బుధవారం ఆన్‌లైన్ విధానాన్ని రద్దు చేయాలని కోరుతూ.. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యాన అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ అధికారి ఈదయ్యకు వినతిపత్రం అందించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ఈ విద్యా సంవత్సరం నుంచి బీసీ కళాశాల వసతిగృహాల్లో ప్రవేశం పొందేందుకుఆన్‌లైన్‌లో మూడు వసతిగృహాలకు ఆప్షన్ పెట్టి, ఏ వసతిగృహం కేటాయిస్తే అక్కడ చేరాలనడం సరికాదన్నారు. విద్యార్థి చదివే కళాశాలకు దగ్గరగా ఉన్న వసతిగృహంలో అడ్మిషన్ పాత పద్ధతినే ఇచ్చేలా చూడాలని డిమాండ్ చేశారు. సంఘ నాయకులు వీరేందర్, వినోద్, సాత్విక్, తరుణ్, విష్ణు తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య



చిన్నారులచే అక్షరాలను రాయిస్తున్న కార్పొరేటర్ శీలంశెట్టి రమా వీరభద్రం

ఖమ్మంమయూరిసెంటర్/నేలకొండపల్లి: ప్రభుత్వ పాఠశాలల్లోనే చిన్నారులు మానసిక ఒత్తిళ్లకు గురికాకుండా నాణ్యమైన విద్యను పొందవచ్చని 51వ డివిజన్ కార్పొరేటర్ శీలంశెట్టి రమా వీరభద్రం, నేలకొండపల్లి మండలం కోనాయిగూడెం సర్పంచ్ పెంటమళ్ల పుల్లమ్మ అన్నారు. బుధవారం ఖమ్మం నగరంలోని 51వ డివిజన్‌లో గల బుర్హాన్‌పురం ప్రాథమిక పాఠశాల, నేలకొండపల్లి కోనాయిగూడెం పాఠశాలలో సామూహిక అక్షరాభ్యాసం నిర్వహించిన సందర్భంగా వారు మాట్లాడారు. ఈ సందర్భంగా చిన్నారులచేత వారు పలకలపై అక్షరాలను రాయించారు. బుర్హాన్‌పురంలో పాఠశాల కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ శీలంశెట్టి వీరభద్రం తదితరులు పాల్గొనగా.. కోనాయిగూడెం పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో హెచ్‌ఎం పెద్ది జగన్నాథం, ఉపాధ్యాయులు, వార్డు సభ్యులు పాల్గొన్నారు.

గుండెపోటుతో మాజీ ఉపసర్పంచ్ మృతి

రఘునాథపాలెం: మండలంలోని వేపకుంట్ల మాజీ ఉపసర్పంచ్, సీపీఐ(ఎంఎల్) ప్రజాపంథా సీనియర్ నాయకుడు వంకాయల ఆదాం బుధవారం గుండెపోటుతో మృతి చెందాడు. ఈమేరకు సీపీఐ(ఎంఎల్) ప్రజాపంథా ఖమ్మం జిల్లా కార్యదర్శి గోకినపల్లి వెంకటేశ్వరరావు, ఏఐకేఎంఎస్ ఖమ్మం జిల్లా కార్యదర్శి ఆవుల వెంకటేశ్వర్లు ఆదాం భౌతికకాయంపై ఎర్రజెండా కప్పి నివాళులర్పించారు. జిల్లా నాయకులు అశోక్ కుమార్, మంగతాయి, రామనాథం, నరసయ్య తదితరులు పాల్గొన్నారు.

మజ్జిగ పంపిణీ

ఖమ్మంగాంధీచౌక్: నగరంలోని వర్తక సంఘం వద్ద చాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యాన బుధవారం వ్యాపారులు మజ్జిగ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాన్ని చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు చిన్ని కృష్ణారావు, ప్రధాన కార్యదర్శి మెంతుల శ్రీశైలం, ఉపాధ్యక్షుడు సోమా నర్సింహారావు, సహాయ కార్యదర్శి మన్నెం కృష్ణలు ప్రారంభించగా.. సామిల్ అసోసియేషన్ అధ్యక్షుడు నర్సయ్య, కార్యదర్శి మల్లిఖార్జున్, షేక్ తాజుద్దీన్ పాల్గొన్నారు.

ఘనంగా ప్రపంచ రక్తదాతల దినోత్సవం

ఖమ్మం వైద్యవిభాగం: ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా బుధవారం సంకల్ప స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఖమ్మం పాత బస్టాండ్ ప్రాంగణంలో తలసేమియా చిన్నారులు రక్తదాతలకు గులాబీలు అందజేసి కృతజ్ఞతలు తెలిపారు. వైరా రోడ్డులోని రితన్య ఆస్పత్రిలోని సంకల్ప డేకేర్ సెంటర్‌లో వీ ఆర్ విత్ యూ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో పలువురు పాల్గొని రక్తం దానం చేశారు. సంస్థ కోశాధికారి ప్రొద్దుటూరి రవిచంద్ర మాట్లాడుతూ.. వేలాది మంది స్వచ్ఛందంగా ముందుకొచ్చి తలసేమియా చిన్నారుల కోసం రక్తదానం చేయడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో సంకల్ప స్వచ్ఛంద సేవా సంస్థ ఉపాధ్యక్షురాలు పావని, పి.ఉదయ్ భాస్కర్, పి.అనిత,ఎన్.ఉపేందర్, ఫౌండేషన్ బాధ్యులు బోస్ యాదవ్, సాయి యాదవ్, వీణ, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

హార్వెస్ట్ పాఠశాలలో..

ఖమ్మం స్పోర్ట్స్: నగరంలోని హార్వెస్ట్ స్కూల్ పాఠశాల ఆవరణలో హార్వెస్ట్ జూనియర్ కళాశాల ఎన్‌సీసీ, జోయలుకాస్ సంయుక్త ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ శిబిరంలో హార్వెస్ట్ సూల్ ఎన్‌సీసీ విద్యార్థులతో పాటు ఆర్జేసీ కళాశాల ఎన్‌సీసీ క్యాడెట్లు, కవిత మెమోరియాల్ డిగ్రీ కళాశాల క్యాడెట్లు పాల్గొని రక్తదానం చేశారు. ఈ సందర్భంగా రెడ్‌క్రాస్ సొసైటీ చైర్మన్ డాక్టర్ చంద్రమోహన్ మాట్లాడుతూ.. ఈ శిబిరంలో 80 యూనిట్ల రక్తాన్ని సేకరించినట్లు తెలిపారు. తొలుత రక్తదాన శిబిరాన్ని హార్వెస్ట్ పాఠశాల కరస్పాండెంట్ పి.రవిమారుత్, ప్రిన్సిపాల్ ఆర్.పార్వతీరెడ్డిలు ప్రారంభించారు. ఎన్‌సీసీ లెఫ్టినెంట్ కల్నల్ నవీన్ యాదవ్, సుబేదార్‌మేజర్ జితేంద్రవసిస్ట్, సుబేదార్ దావన్, సొసైటీ సభ్యులు జనార్ధనరావు, గోవర్ధన్‌రావు, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ శ్రీనివాసరావు, ముజీబ్, డాక్టర్ బాలు, నాగేశ్వరరావు, ఆర్జేసీ కళా శాల ప్రిన్సిపాల్ ఎ.లింగయ్య తదితరులు పాల్గొన్నారు.



శిబిరాన్ని పరిశీలిస్తున్న హార్వెస్ట్ పాఠశాల కరస్పాండెంట్ పి.రవిమారుత్, ఆర్.పార్వతీరెడ్డి



తలసేమియా చిన్నారులతో రక్తదాన దినోత్సవాన్ని జరుపుకుంటున్న దృశ్యం

క్లుప్తంగా

విప్లవ స్వప్నం చేగువేరా..

ఖమ్మంమయూరిసెంటర్: చేగువేరా జయంతిని పురస్కరించుకొని ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యాన బుధవారం సీపీఐ జిల్లా కార్యాలయంలో చేగువేరా చిత్రపటానికి నాయకులు నివాళులర్పించారు. ఏఐఎస్ఎఫ్ఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఇటికాల రామకృష్ణ మాట్లాడుతూ.. సామ్రాజ్యవాద తిరుగుబాటు విప్లవ స్వప్నం చేగువేరా అని, ఆయన స్ఫూర్తితో ప్రభుత్వాలు విద్యారంగం పట్ల అవలంభిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలన్నారు. ఈ కార్యక్రమంలో సంఘ జిల్లా ఉపాధ్యక్షుడు ధర్మవరపు యువరాజ్, శివ, పాషా, చందులాల్, రాజేంద్రప్రసాద్, నాగేశ్వరరావు, శ్రీనివాస్ పాల్గొన్నారు.

ఉచిత శిక్షణను వినియోగించుకోండి

ఖమ్మం సహకారనగర్: విదేశాల్లో విద్యను అభ్యసించడానికి అవసరమైన ఐఈఎల్‌టీఎస్, జీఆర్ఈ, టోఫెల్ వంటి కోర్సులకు ఇస్తున్న ఉచిత శిక్షణను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని స్టీఫెన్ లీడ్ ఓవర్సీస్ అకాడమీ చైర్మన్ వంగూరు బ్రహ్మయ్య తెలిపారు. బుధవారం నగరంలోని జమ్మిబండ రోడ్‌లోని స్టీఫెన్ లీడ్ ఓవర్సీస్ అకాడమీ ఖమ్మం బ్రాంచ్ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. బీటెక్, డిగ్రీ పూర్తిచేసిన విద్యార్థులతో పాటు ఫైనల్ ఇయర్ చదువుతున్న ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఉచితంగా శిక్షణ ఇస్తునట్లు చెప్పారు. కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్లు ఉదయ్‌కిరణ్, నేలకొండపల్లి మార్కెట్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ శాఖమూరి రమేష్, డాక్టర్ పీసీ వీరస్వామి, అరుణ్, సాయికుమార్, కర్ణ తదితరులు పాల్గొన్నారు.

సీసీ కెమెరాలు ప్రారంభం

ఖమ్మంరూరల్: మండలంలోని వెంకటగిరి క్రాస్‌రోడ్‌లో బుధవారం ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను సీఐ రాజిరెడ్డి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. గ్రామానికి చెందిన బైరు హరినాథబాబు సీసీ కెమెరాల ఏర్పాటు రూ.60 వేలు వితరణ చేయడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సై వెంకటకృష్ణ, కె.వెంకటనారాయణ, మల్లయ్య, వెంకట రవి, గురునాథం తదితరులు పాల్గొన్నారు.

మాజీ ఎమ్మెల్సీ పరామర్శ

ఖమ్మం మామిళ్లగూడెం: సాయి గణేష్ కుటుంబానికి బీజేపీ అండగా ఉంటుందని తమిళనాడు రాష్ట్ర సహఇన్‌చార్జ్, మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి అన్నారు. ఖమ్మం కాల్వొడ్డులో ఇటీవల అధికార పార్టీ వేధింపులకు బలైపోయిన బీజేపీ నేత సాయి గణేష్ కుటుంబాన్ని ఆయన బుధవారం పరామర్శించి సాయి గణేష్ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. త్రీటౌన్ నాయకులు దార్ల శంకర్‌గౌడ్, శాసనాల సాయిరాం, నకిరికంటి వీరభద్రం తదితరులు పాల్గొన్నారు.

నియామకం

కూసుమంచి: కిసాన్‌కాంగ్రెస్ మండల అధ్యక్షుడిగా హట్యాతండాకు చెందిన బదావత్ నరేష్ నియమితులైనట్లు జిల్లా అధ్యక్షుడు మొక్కా శేఖర్ గౌడ్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. అంతేకాక ఉపాధ్యక్షులుగా మాధవరెడ్డి, గుండా భూపాల్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా లచ్చానాయక్, కార్యదర్శిగా వెంకటరమణను నియమించారు.

అధిక ఫీజులు నియంత్రించే వరకూ పోరాటం

ఖమ్మంసహకారనగర్: జిల్లాలోని ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లో అధిక ఫీజులు నియంత్రించే వరకూ పీడీఎస్‌యూ ఆధ్వర్యాన విద్యార్థుల తల్లిదండ్రులతో కలిసి పోరాటం చేస్తామని పీడీఎస్‌యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నామాల ఆజాద్ డిమాండ్ చేశారు. బుధవారం పలు సమస్యలపై పీడీఎస్‌యూ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా డీఆర్‌ఓకు వినతిపత్రం అందజేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్‌యూ జిల్లా కార్యదర్శి వెంకటేష్, జిల్లా నాయకులు కరుణ్, నాయకులు సాయి, రవితేజ, నరేష్ తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్‌తోనే సంక్షేమ పాలన

కూసుమంచి: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే సంక్షేమ పాలన అందుతుందని మహిళా కాంగ్రెస్ రాష్ట్ర నాయకురాలు రామసహాయం మాధవీరెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని చేగొమ్మ గ్రామంలో హాథ్ సే హాథ్ జోడో కార్యక్రమంలో భాగంగా ఉపాధి హామీ కూలీలతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే రూ.2లక్షల రుణమాఫీతో పాటు ఇంటి నిర్మాణానికి రూ.5లక్షల సాయం అందిస్తామన్నారు. నాయకులు యలమంచి, సీతారాములు, ఉపేందర్, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

'ఆదిపురుష్' విజయవంతం కోసం ర్యాలీ

ఖమ్మంగాంధీచౌక్: ఆదిపురుష్ సినిమాను విజయవంతం చేయాలని కోరుతూ ప్రభాస్ అభిమానులు ర్యాలీ తీశారు. బుధవారం ఖమ్మం నగరంలోని చెరువుబజార్‌లో ఉన్న దాసాంజనేయ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించాక నగరంలో ర్యాలీ నిర్వహించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రభాస్ ఫ్యాన్స్ అధ్యక్షుడు రచ్చా రామారావు, ఉపాధ్యక్షులు ఆర్.శివకుమార్, వి.నాగేశ్వరరావు, ఎస్‌కె. ఇమామ్ పాషా, రాము, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.